క్లుప్తంగా

పాడి పరిశ్రమపై దృష్టి పెట్టండి

ముండ్లపాడు(పెనుగంచిప్రోలు): వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై దృష్టి పెట్టాలని పశుసంవర్ధకశాఖ ఎన్టీఆర్ జిల్లా జేడీ డాక్టర్ ఎం. హనుమంతరావు అన్నారు. గురువారం ఆయన గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు, దూడలకు బ్రూసెల్లా వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు లాభసాటి పాల వ్యాపారంపై అవగాహన కల్పించారు. గ్రామంలో శిథిలమైన గ్రామీణ పశువైద్యశాల భవన నిర్మాణానికి పంపిన ప్రతిపాదనలు, పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో నందిగామ డీడీ డాక్టర్ మోజెస్ వెస్లీ, పశువైద్యులు పి.అనిల్, అర్చన పాల్గొన్నారు.

కోతకు గురైన చోట మరమ్మతులు



సాక్షి ఎఫెక్ట్..

పెనుగంచిప్రోలు: స్థానిక మునేరు అవతల అమ్మవారి మామిడితోట వద్ద రోడ్డు పక్కన వరదలకు కోతకు గురైన చోట గురువారం అధికారులు మట్టి పోసి మరమ్మతులు చేశారు. ఇక్కడ ఇబ్బందులను వివరిస్తూ 'ప్రమాదం అంచున ప్రయాణం' శీర్షికతో 'సాక్షి' కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు కోతకు గురైన చోట మట్టి పోసి మరమ్మతులు చేయించారు.

తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు

చందర్లపాడు(నందిగామ రూరల్): వేసవిలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి చెప్పారు. చందర్లపాడు మండలంలోని రామన్నపేటలోని ఫిల్టర్‌బెడ్లను మున్సిపల్ కమిషనర్ రమణబాబుతో కలిసి గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్‌లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడటంతో పాటు నిర్ణీత వ్యవధిలో క్లోరినేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. ప్రధానంగా పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది చిన్న వెంకటేశ్వరరావు, రంగారావు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

గర్భిణులకు సామూహిక సీమంతం



ధర్మవరప్పాడుతండ(జగ్గయ్యపేట): గర్భిణులు మానసిక ఒత్తిడికి గురి కాకూడదని భూచవరం ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి కీర్తి రెడ్డి పేర్కొన్నారు. గ్రామంలోని రామ్‌కో సిమెంట్స్ కర్మాగారంలో రామ్‌కో మహిళా క్లబ్ ఆధ్వర్యాన గురువారం సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు సమతౌల్య ఆహారం తీసుకోవాలన్నారు. అనంతరం ఐరన్, కాల్షియం మాత్రలు అందజేశారు. కార్యక్రమంలో రామ్‌కో వైద్యాధికారి రాజాకేశవప్రసాద్, మహిళా క్లబ్ ప్రెసిడెంట్ మమత, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పెన్షనర్ల పెండింగ్ బిల్లులు పరిష్కరించండి

కంచికచర్ల: పెండింగ్‌లో ఉన్న పెన్షనర్ల బిల్లులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఉపఖజానా అధికారి ఎ.రవికి విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు గురువారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. స్థానిక ఉప ఖజానా కార్యాలయానికి విచ్చేసిన జిల్లా ఉప ఖజానా అధికారిని రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిశారు. వారు మాట్లాడుతూ ఫ్యామిలీ పెన్షనర్ల పుట్టిన తేదీ పీపీఓలో నమోదు గురించి, కేటగిరి 2లో ఫ్యామిలీ పెన్షనర్ల అన్‌మారిడ్ సర్టిఫికెట్ సమర్పించడంపై డీటీఓ ఆఫీస్‌లో పెన్షనర్ల పెండింగ్ బిల్లులను కోరుతూ సత్వరమే పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. డీటీఓ రవి మాట్లాడుతూ, పెన్షనర్ల సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే సకాలంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. డీటీఓను కలిసిన వారిలో సంఘ అధ్యక్షుడు సానె రామ్మోహనరావు, కార్యదర్శి ముండ్లపాటి పోతరాజు, ట్రెజరర్ నాగేశ్వరరావు, నేతలు బీవీ సర్వేశ్వరరావు, కె.రమణమూర్తి, పి.రమణారావు, తదితరులున్నారు.

'వర్రా'కు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తిరుపతిరావు పరామర్శ

జగ్గయ్యపేట అర్బన్: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు కలిశారు. ఈ సందర్భంగా గురువారం జగ్గయ్యపేటలోని సబ్ జైలులో కలిసి పరామర్శించారు. ఆయనతో పాటు స్థానిక నాయకులు పఠాన్ ఫిరోజ్‌ఖాన్, నంబూరి రవి, బద్దూనాయక్, శ్రీనివాసగౌడ్, నాగబాబు, గంగోలు వినోద్, గోగుల వెంకయ్య, న్యాయవాదులు సత్యశ్రీనివాస్, పృథ్వీ తదితరులు ఉన్నారు.

జలం కలుషితం.. జనం కలవరం..

- ఎర్రకాలువలో పేరుకున్న వ్యర్థాలు
- కదలని మురుగు.. భరించలేని దుర్వాసన



జగ్గయ్యపేట ఎర్రకాలువలో పేరుకున్న ప్లాస్టిక్ బాటిల్స్, వ్యర్థాలు, గుర్రపుడెక్క

జగ్గయ్యపేట అర్బన్: ఎర్రకాలువ పరిసర ప్రాంతాల్లోని నీటి పైపులైన్ల నుంచి సరఫరా అవుతున్న జలం కలుషితమవుతుండటంతో.. జనం కలవరపడుతున్నారు. జగ్గయ్యపేటలో పారుతున్న ఎర్రకాలువ మురుగు వాసనతో దోమల ఉత్పత్తి కేంద్రంగా మారింది. దీని ప్రక్షాళన ప్రశ్నార్థకంగా మారింది. కొంతకాలం క్రితం ఈ ప్రాంతంలో డయేరియా, చికున్‌గున్యా, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలడానికి ఈ కాలువ కారణమైంది. మురుగు కదలక దుర్వాసన వెదజల్లుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల ఎర్రకాలువతో పాటు పలు డ్రెయిన్ల పక్క నుంచి తాగునీటి పైపులైన్లు వేయడంతో వాటిలో మురుగునీరు కలిసి తాగునీరు కలుషితమవుతోంది. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఊర చెరువుకు సప్లయ్ చానల్‌గా ఉన్న వేపలవాగు కూడ పిచ్చిమొక్కలు, తూటు కాడతో నిండి దోమల ఉత్పత్తికి కారకంగా మారింది. పురపాలక సంఘం అధికారులు వీటిలో వ్యర్థాలను, పూడికను తొలగించి దోమల మందు చల్లించాలని ప్రజలు కోరుతున్నారు.

పైపులైన్లలోకి కలుషిత నీరు

వీధి పంపులు, గృహాలకు ఇచ్చే మంచినీటి కనెక్షను పట్టణంలో అనేక చోట్ల డ్రెయిన్లలో, ఎర్రకాలువ మీదుగా పురపాలక సంఘం ఇంజినీరింగ్ విభాగం వారు అమర్చడంతో అవి ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. మంచినీటి పైపులైన్లకు అనేక చోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. కాలువల్లోని మురికినీరు పైపుల్లోకి చేరి కలుషితమవుతోంది. అవి తాగిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఐదు నెలల క్రితం పేటతో పాటు పేట మండలం, వత్సవాయి మండలంలోని పలు గ్రామాల్లో డయేరియా వ్యాధి సోకడానికి కలుషిత జలం ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.

స్థానికుల ఆందోళన

ఎర్రకాలువలో కొందరు వ్యర్థాలను పడేస్తున్నారని, వాటి నుంచి వెదజల్లే దుర్వాసనను భరించలేకపోతున్నామని ఇటీవల స్థానికులు ఆందోళన చేశారు. వ్యర్థాలు పేరుకుపోవడంతో నీరు ముందుకు ప్రవహించడంలేదని, మున్సిపాలిటీ వారికి ఎన్నిసార్లు చెప్పినా వ్యర్థాలను తొలగించకపోవడంతో దోమలు పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. వీటి బాధతో రాత్రి వేళ కునుకు కరవవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



ఎర్రకాలువ పక్కనుంచి తాగునీటి పైపులు

దోమల బాధ అధికం



ఎర్రకాలువ అంతా గుర్రపుడెక్క, వ్యర్థాలతో నిండిపోయింది. దోమల బాధ అధికమైంది. దుర్వాసన వెదజల్లుతోంది.తరచూ అంటువ్యాధుల బారిన పడుతున్నాం. మున్సిపాలిటీ అధికారులు కాలువను శుభ్రం చేయించి దోమల మందును తరచూ పిచికారీ చేయాలి.

– సయ్యద్ నాగుల్ మీరా, ఎర్రకాలువ కట్ట వాసి

వ్యర్థాలను తొలగించాలి



ఎర్రకాలువలో చుట్టుపక్కల వారు వ్యర్థాలు పడవేయంతో మురుగు కదలడం లేదు. కోదాడ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్ సిబ్బంది వ్యర్థాలను ఎర్రకాలువలో పడేస్తుండటంతో మందుల కంపు భరించలేకపోతున్నాం. సూదులు వంటి ప్రమాదకర సామగ్రిని పడేస్తున్నారు. మా ఇళ్ల ముందు కాలవ అంతా సిలైన్ బాటిల్స్‌తో నిండిపోయింది.

–షేక్ వలీ, కాలువకట్టవాసి

పని భారం తగ్గించండి

పంచాయతీ కార్యదర్శుల వినతి



వినతిపత్రం ఇస్తున్న పంచాయతీ కార్యదర్శులు

పెనుగంచిప్రోలు: అధిక పనిభారం, పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించాలని కోరుతూ గురువారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓ శ్రీనుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సర్వేలు, ప్రభుత్వ నిర్దేశిత కార్యక్రమాలు అమలుచేయడానికి సెలవు దినాలు గానీ, పండుగ సెలవులు వినియోగించుకోవటానికి ఏమాత్రం అవకాశం లేక కుటుంబ సభ్యులతో గడపలేక వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతున్నామన్నారు.

చిల్లకల్లు(జగ్గయ్యపేట): పని వత్తిడి తగ్గించాలని మండలంలోని పంచాయతీ కార్యదర్శులు గురువారం ఎంపీడీవో నితిన్‌కు వినతిపత్రం అందజేశారు. పలువురు కార్యదర్శులు మాట్లాడుతూ మండలంలోని 21 సచివాలయాలలో కార్యదర్శులున్నారని రోజురోజుకు పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, ఇమాం, సైదానాయక్, మంగయ్య పాల్గొన్నారు.

జగ్గయ్యపేట అర్బన్: వీఆర్వోలకు వేరే విభాగాల పనులు కేటాయించడంతో గ్రామాల్లో రీ సర్వే, రెవెన్యూ పనులు ఆగిపోతున్నాయని వీఆర్వో సంఘం నేతలు తెలిపారు. గురువారం జగ్గయ్యపేటకు చెందిన జిల్లా వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రాటకొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ పని ఒత్తిడిని తగ్గించాలని కలెక్టర్‌ను కోరినట్లు పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వీఆర్వోల సంఘం నందిగామ డివిజన్ అధ్యక్షుడు కె.లీలాప్రసాద్, విజయవాడ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ బాజీ తదితరులు ఉన్నారు.

నిబంధనలకనుగుణంగా వాహనాలు నడపాలి

వీరులపాడు: వాహనచోదకులు నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని ఎస్ఐ అనిల్ పేర్కొన్నారు. మండలంలోని జుజ్జూరులో గురువారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు. వాహన పత్రాలు, లైసెన్స్, తదితర రికార్డులను వాహనాల వెంట ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం రికార్డులు సక్రమంగా లేకుండా తిరుగుతున్న పలు వాహనాలను గుర్తించి జరిమానా విధించారు. కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

న్యాయవాదులు విధుల బహిష్కరణ



జగ్గయ్యపేట అర్బన్: నూజివీడు బార్ అసోసియేషన్ న్యాయవాది కొలుసు సీతారామ్‌పై దాడిని ఖండిస్తూ, న్యాయవాదిపై పోలీసుల దురుసు ప్రవర్తనను నిరసిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపాగ సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదిపై అక్రమ చర్యలను ఖండించారు. కార్యక్రమంలో న్యాయవాదులు బద్దుల వెంకట్రామయ్య, యరమాజు ధనుంజయుడు, గోనెల వెంకటేశ్వర్లు, బూడిద నరసింహరావు, శ్రీనివాసగౌడ్, జంగా నర్సరాజు, ఫణికుమార్, కిషోర్, అశోక్, నరేష్, చిన్నగాంధీ, అంకమరాజు, రవి, రాజశేఖర్, గురువుల రాజు, శేషకుమారి తదితరులు పాల్గొన్నారు.

'అమ్రితసాయి'లో రక్తదానం



పరిటాల అమ్రితసాయి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన రక్తదానం శిబిరంలో విద్యార్థులు

పరిటాల(కంచికచర్ల): మండలంలోని పరిటాల అమ్రితసాయి ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యాన గురువారం విజయవాడ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ వారి సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు కళాశాల కరస్పాండెంట్ రామ్మోహనరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సరైన సమయంలో రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి తోటివారి ప్రాణాలను కాపాడాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శశిధర్ మాట్లాడుతూ, విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చని, దీంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రక్తం అవసరమైన వారికి జీవితాన్ని ఇచ్చిన వారవుతారని తెలిపారు. శిబిరంలో 102 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ప్రోగ్రాం ఆఫీసర్ బి.సాయి రామకృష్ణ, రెడ్‌క్రాస్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

గోతులు పడి.. రాళ్లు తేలి..

- 'వీరులపాడు' పరిధిలో అధ్వానంగా రహదారులు
- ప్రమాదాలబారిన పడుతున్న వాహనచోదకులు



గోతులమయంగా గండేపల్లి, తాటిగుమ్మి రహదారి

వీరులపాడు: మండలంలోని పలు ప్రధాన గ్రామాలను కలిపే ఆర్అండ్‌బీ రహదారులు గోతులు పడి.. రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. ఈ రోడ్లు ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్నాయి. కంచికచర్ల మండలం గండేపల్లి నుంచి వీరులపాడు మండలంలోని నందలూరు, తాటిగుమ్మి వెళ్లే ఆర్అండ్‌బీ రహదారి గోతులు పడి అధ్వానంగా ఉంది. ఈ దారిలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా 10 కి.మి. మేర మోకాలి లోతు ఎత్తులో గుంతలు, రాళ్లు పైకి తేలి అత్యంత ప్రమాదకరంగా మారింది. గండేపల్లిలోని కర్మాగారానికి భారీ లోడుతో వచ్చే వాహనాలు కీసర గ్రామంలోని టోల్‌ప్లాజాను తప్పించుకునేందుకు కంచికచర్ల నుంచి ఈ గ్రామాల మీదుగా గండేపల్లికి వెళ్తుంటాయి. గ్రామీణ ప్రాంత ఆర్అండ్‌బీ రహదారులపై భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతోంది.

పట్టించుకోని అధికారులు..

రహదారులు గోతులమయంగా మారి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్లపై ఆటోలు, ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగించాలంటే ప్రాణాల మీదకు వస్తోందని వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పరిస్థితి దారుణంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తవారు ఎవరైనా ఇటువస్తే ఆస్పత్రి పాలు కావాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులను అభివృద్ధి చేయాలని పలుసార్లు అధికారులను కోరినా ఫలితం లేకపోయిందని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భారీ వాహనాలు తిరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పూర్తిగా ధ్వంసం



మండలంలోని నందలూరు, తాటిగుమ్మి నుంచి కంచికచర్ల గండేపల్లి వెళ్లే ఆర్అండ్‌బీ రహదారి పూర్తిగా ధ్వంసమై దర్శనమిస్తోంది. ప్రాణాలు అరిచేత పట్టుకుని ఇటుగా రాకపోకలు చేయాలి. అధికారులు చర్యలు తీసుకోవాలి.

– జూపూడి బాబు, నందలూరు

రోడ్డును అభివృద్ధి చేయండి



గండేపల్లి నుంచి నందలూరు, తాటిగుమ్మి వెళ్లే రహదారిని అభివృద్ధి చేయాలని పలు మార్లు కోరాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. సుమారు 10 కి.మి. మేర పూర్తిగా రోడ్డు ధ్వంసమైంది. రహదారి అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలి.

–దోర్నాల రవి, తాటిగుమ్మి

వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీలో నందిగామ నేతలు

కంచికచర్ల : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నందిగామ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలను జిల్లా పార్టీ కమిటీలో వివిధ హోదాల్లో నియమించారని పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కంచికచర్లకు చెందిన కాలవ వెంకటేశ్వరరావు జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి చెందిన పాటిబండ్ల హరిజగన్నాథరావును జిల్లా పార్టీ సంయుక్త కార్యదర్శిగా నియమించారు. జిల్లా పార్టీ ఆర్గనైజేషనల్ కార్యదర్శులుగా చందర్లపాడు మండలం పున్నవల్లి గ్రామానికి చెందిన గుడేటి శ్రీనివాసరావు, వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన కోటేరు సత్యనారాయణరెడ్డి, నందిగామకు చెందిన పాకాలపాటి కృష్ణ, ముప్పల శ్రీనివాసరావును నియమించారు. యాక్టివిటీ కార్యదర్శులుగా చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెంకి చెందిన చింతోటి వీరప్రసాద్, కంచికచర్ల మండలం శౌరి అమరవరంకి చెందిన కోదాటి రామకృష్ణ, వీరులపాడు మండలం నరసింహారావుపాలెంకు చెందిన పచ్చాల కోటేశ్వరరావు, అఫీషియల్ స్పోక్స్‌పర్సన్‌గా నందిగామ మండలం కేతవీరునిపాడు గ్రామానికి చెందిన నెలకుదిటి శివనాగేశ్వరరావును ఏకగ్రీవంగా నియమించారని కేంద్ర పార్టీ కార్యాలయం వెల్లడించింది.

మండల పార్టీ కన్వీనర్లుగా

జగ్గయ్యపేట: నియోజకవర్గంలోని పలు మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు వచ్చాయి. జగ్గయ్యపేట పట్టణ పార్టీ అధ్యక్షుడిగా వట్టెం మనోహర్, జగ్గయ్యపేట మండల అధ్యక్షుడిగా బూడిద నరసింహారావు, వత్సవాయికి గుత్తా శంకరరావు, పెనుగంచిప్రోలుకు పొన్నం కోటేశ్వరరావు, నందిగామకు రేఖ శ్రీనివాసరావును అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా వారు తన్నీరు నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.

సేంద్రియ ఎరువులతో అధిక ఫలసాయం

చెవిటికల్లు(కంచికచర్ల): చెవిటికల్లులో జీపీపీ పొలంబడి నిర్వహించామని నందిగామ సబ్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకుడు డాక్టర్ ఐకే శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించారు. సర్పంచి విజయలక్ష్మి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆడపిల్లలకు చదువు ఎంతో అవసరం



శిక్షణ తరగతుల్లో ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు

నందిగామ టౌన్: ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు చదువు ఎంతో అవసరమని ఏసీడీపీవో కృష్ణకుమారి పేర్కొన్నారు. పట్టణంలోని డీవీఆర్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మండలంలోని లింగాలపాడు, అనాసాగరం సెక్టార్ల పరిధిలోని ఆశావర్కర్‌లు, ఏఎన్ఎంలకు భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమంపై గురువారం అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలను చదివించాల్సిన ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు అవగాహన కలిగించి ప్రతి ఒక్కరు చదువుకునేలా చూడాలన్నారు. అనంతరం బాలల చట్టాలు, బాల్య వివాహాల నిర్మూలన, గృహహింస, లింగ నిర్ధారణ, తదితర చట్టాలపై న్యాయవాది కొమ్మినేని మాలేశ్వరరావు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశావర్కర్‌లు పాల్గొన్నారు.

- పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు మూడు రోజులుగా నిర్వహిస్తున్న పోషణ భీ.. పడాయి భీ శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. తరగతుల్లో శారీరక అభివృద్ధి, సాంఘిక ఉద్యోగ వికాసం, బాషాభివృద్ధి, తదితర అంశాలపై శిక్షణనిచ్చినట్లు ఏసీడీపీవో కృష్ణకుమారి తెలిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు కరుణకుమారి, వెంకట్రావమ్మ, తారాభి, అంగన్‌వాడీ వర్కర్‌లు, తదితరులు పాల్గొన్నారు.

ముండ్లపాడు(పెనుగంచిప్రోలు): ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మీభార్గవి అన్నారు. పోషణ్ భీ-పడాయి భీ కార్యక్రమంలో భాగంగా స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో జరుగుతున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో గురువారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవచేతన దివ్యాంగులపై, ఎలా సమాజ స్థితికి తీసుకురాలి, 0–3 సంవత్సరాల పిల్లలకు ఎలా బోధించాలి అనే పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఉషారాణి, సువర్ణ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

'మద్యం'పై ఉన్న శ్రద్ధ.. నీటి సరఫరాపై ఏది..

సీపీఎం మండల కార్యదర్శి గోపాల్



ఉమా కాలనీలో పర్యటిస్తున్న సీపీఎం నాయకులు

నందిగామ రూరల్: కూటమి ప్రభుత్వానికి మద్యం విక్రయాల మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు తాగునీటిని అందించడంలో లేదని సీపీఎం మండల కార్యదర్శి కటారపు గోపాల్ పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాచైతన్యయాత్రలో భాగంగా స్థానిక నేతలు గురువారం పట్టణంలోని ఉమా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో పర్యటనకు వెళ్లిన తమకు ప్రజలు సమస్యలను ఏకరువు పెడుతున్నారన్నారు. బోరు పంపులు మరమ్మతులకు గురవడంతో వాడుక, తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఉమా కాలనీలోనే 20 ఏళ్లుగా నివసిస్తున్నా ఇప్పటికీ ఇళ్ల పట్టాలు అందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తమ ప్రాంతంలో పాఠశాల లేదని అధికారులకు పలుమార్లు చెప్పినా కనీసం పట్టించుకోవడం లేదని నిత్యం మూడు కి.మీల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లి వస్తున్నారని చెబుతున్నారన్నారు. వీధిలైట్లు వేయాలని, బోరు పంపులకు మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారని ప్రజలు పేర్కొంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు సయ్యద్ ఖాశీం, గోపీనాయక్, జంగా దామోదర్, బచ్చలకూర లాజర్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కవయిత్రి మొల్లమాంబ జయంతి



కవయిత్రి మొల్లమాంబ జయంతిలో శాలివాహన సంఘ నాయకులు

నందిగామ టౌన్: కవయిత్రి మొల్లమాంబ సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అచ్చ తెలుగు నుడికారంతో రామాయణ మహా గ్రంథాన్ని రచించారని శాలివాహన సంఘం మండల నాయకుడు తొర్లికొండ సీతారామయ్య పేర్కొన్నారు. పట్టణంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో గురువారం కవయిత్రి మొల్లమాంబ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ రామాయణ మహా గ్రంథాన్ని సరళంగా రచించి శ్రీకృష్ణదేవరాయల మన్ననలు పొందిన కవయిత్ర మొల్ల జీవితం ఆదర్శనీయమైనదన్నారు. తెలుగు కవితా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో సంఘ నాయకులు లక్ష్మీనారాయణ, నరేష్‌కుమార్, శ్రీనివాసరావు, వీరబ్రహ్మం, రాజారావు, మాధవి, వెంకట్రావమ్మ, రామకృష్ణ, వీరభద్రరావు, క్రాంతికుమార్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు పరీక్షలతో మూత్రపిండాలను కాపాడుకోవచ్చు

జగ్గయ్పేట అర్బన్: మూత్రపిండ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు ముందస్తు పరీక్షలు అవసరమని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలోని అపోలో డయాలసిస్ క్లినిక్ డాక్టర్ శ్రీజ అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక తొర్రగుంటపాలెంలోని జెడ్పీ హైస్కూల్‌లో పేట ప్రభుత్వాస్పత్రిలోని అపోలో డయాలసిస్ క్లినిక్ ఆధ్వర్యంలో మూత్రపిండాల ఆరోగ్యం, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్రియాటినిన్ పరీక్షల ద్వారా మూత్రపిండాల పనితీరును అంచనా వేయడం ఉపయోగకరమని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ హరీష్, డయాలసిస్ క్లినిక్ మేనేజర్ ఎం.సత్యనారాయణ, ఏరియా మేనేజర్ ఎ.మధుకిరాన్, స్కూల్ హెచ్ఎం ఎ.పద్మ, ఉపాధ్యాయులు, అపోలో డయాలసిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ అందజేత

జగ్గయ్యపేట అర్బన్: నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొలగాని నరేంద్ర కొంత కాలం నుంచి పేగుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. ఎమ్మెల్యే సిఫార్సుతో వారు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.60 వేలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎల్ఓసీని ఆయన బాధితుని కుటుంబ సభ్యులకు అందజేశారు.